క్లుప్తంగా

కొవ్వూరులో కార్తీక వన సమారాధన



పంట పొలాల్లో ఉసిరి చెట్టు కింద వంటలు చేస్తున్న మహిళలు

రోలుగుంట : కొవ్వూరు గ్రామంలో కార్తీక మాసం మూడో సోమవారం పురస్కరించుకుని గ్రామానికి చెందిన తాటిదొడ్డి వీధివాసులు కార్తీక సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తమ పొలాల్లో ఉన్న ఉసిరి చెట్టు కింద వన సమారాధన జరిపారు. కుటుంబాలతో కలిసి వంటలు పూర్తి చేసుకొని ఆనందంగా సామూహిక భోజనం చేశారు. తరువాత కార్తీక పురాణం మహత్యం గాథలను చదివి వినిపించారు. సాయంత్రం వరకూ ఆటపాటలతో సందడి చేశారు.

రోలుగుంటలో చిత్రలేఖన పోటీలు



పోటీల్లో ఉత్సాహంగా విద్యార్థులు

రోలుగుంట : రోలుగుంట గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి వరలక్ష్మి వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఇక్కడ స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీ బాలికల విద్యాలయం, కొమరవోలు జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిభ కనబరిచారు. విజేతలకు ముగింపు రోజు బహుమతులను అందజేయనున్నట్టు గ్రంథాలయాధికారి తెలిపారు.

గిరిజన సమస్యలు పరిష్కారం చేయండి



తహసీల్దార్ కార్యాలయం వద్ద సమస్యలు విన్నవిస్తున్న గిరిజనులు

గొలుగొండ : ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న భూములకు హక్కుపత్రాలు, పట్టాలు ఇవ్వక పోవడం వల్ల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ఆదివాసీ గిరిజనుల సంఘం గౌరవ సలహాదారు పి.ఎస్.అజయ్‌కుమార్ అన్నారు. పాతమల్లంపేట పంచాయతీ శివారు చంద్రయ్యపాలెం ప్రాంతంలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని కోరారు. తహసీల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు.


సీపీఎం నూతన కార్యవర్గం



దేముడునాయుడు, మండల కార్యదర్శి

చీడికాడ : మండల సీపీఎం నూతన కార్యదర్శిగా ఆర్.దేముడునాయుడు మరోమారు ఎన్నికయ్యారు. సోమవారం ఆయనతో పాటు మండల కమిటీలో మరో ఏడుగురిని నియమించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.ప్రభావతి, ఆర్.శంకర్ ఆధ్వర్యంలో కొండ్లకొత్తూరులో జరుగుతున్న మండల మహాజన సభలో మండల కమిటీని ఎన్నుకున్నారు. దేముడునాయుడు మాట్లాడుతూ మండలంలోని గిరిజనులు, దళితులు, మైనార్టీలు, రైతుల, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై పని చేస్తానన్నారు.

విద్యార్థులకు వక్తృత్వ పోటీలు



పోటీల్లో ఉన్యాసిస్తున్న విద్యార్థిని

నర్సీపట్నం : వారోత్సవాల్లో భాగంగా స్థానిక గ్రంథాలయంలో ఇంటర్ విద్యార్థులకు సోమవారం వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలలు, రిషీ కాలేజీల నుంచి 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి సాయి దీపిక తుఫాన్లు వంటి విపత్తులను ప్రభుత్వం ఎలా ఎదుర్కొన్నది తెలుపుతూ, రాబోవు విపత్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. పలువురు విద్యార్థులు వివిధ అంశాలపై మాట్లాడారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పి.వి.కనకరాజు, పి.ప్రభాకర్ వ్యవహరించారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని లైబ్రేరియన్ దమయంతి తెలిపారు.

మళ్లీ సర్కారు బడులకు గ్రహణం

- మండలంలో నాలుగు పాఠశాలలు మూసివేత
- అమ్మ ఒడి పథకం అమలు చేయకపోవడంపై తల్లిదండ్రుల ఆవేదన
- ఆంగ్ల మీడియం సక్రమంగా అమలు చేయకపోవడంపై అసంతృప్తి
- దీంతో విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల బాట
- ఈ విద్యా సంవత్సరంలో 200 మేర తగ్గిన విద్యార్థుల సంఖ్య



శివరామ చేనులపాలెంలో మూలకు చేరిన ప్రాథమిక పాఠశాల భవనం



యండపల్లిపాలెంలో నిరుపయోగంగా మారిన ప్రాథమిక పాఠశాల భవనం



బేతపూడిలో మూతపడిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల

దేవరాపల్లి : టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవరాపల్లి మండలంలో నాలుగు ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేసి, నాడు–నేడు పథకంలో అదనపు భవనాలు, మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్ సదుపాయంతో పాటు బెంచీలు, డిజిటల్ బోర్డులు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చింది. ప్రతి పేద విద్యార్థికి ఇంగ్లిష్ మీడియం విద్యా బోధన అందించాలనే సంకల్పంతో సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. పేద పిల్లల చదువుకు ఆర్థిక పరిస్థితులు అవరోధం కాకూడనే ఆశయంతో అమ్మ ఒడి పథకం ద్వారా తల్లి ఖాతాలో ఏటా రూ. 15 వేలు నగదును జమ చేసి ప్రోత్సాహన్ని అందజేశారు. వెరసి గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య సైతం బాగా పెరిగింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించక పోవడంతో విద్యా వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తుంది.

నిలిచిన ఆర్థిక సాయం

గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకం పేరును 'తల్లికి వందనం'గా పేరును మార్చారు గాని, ఆర్థిక సహాయం అందించలేదు. తల్లికి వందనం అమలు చేయక పోవడంతో పాటు ఇంగ్లిష్ మీడియం సక్రమంగా అమలు చేయక పోవడం తదితర కారణాలతో పలువురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వీడి తిరిగి ప్రైవేటు పాఠశాలల బాటపట్టారు. ఈ క్రమంలోనే ఈ విద్యా సంవత్సరంలో దేవరాపల్లి మండలంలోని రైవాడ పంచాయితీలోని బేతపూడి, మారేపల్లి పంచాయితీ శివరామ చేనులపాలెం, కేఎంపాలెం పంచాయతీ శివారు యండలపల్లిపాలెం, నాగయ్యపేట పంచాయితీలోని సీతంపేట ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో స్థానిక విద్యార్థులు కొందరు ప్రైవేటు పాఠశాలల్లో చేరగా మరి కొందరు సుదూర ప్రాంతంలోని పాఠశాలలకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. మండలంలో 39 ప్రాథమిక పాఠశాలలు, 6 ప్రాథమికోన్నత, 9 హైస్కూల్స్, కేజీబీవీ, గురుకుల విద్యాలయం ఉన్నాయి. దేవరాపల్లి మండలంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 2877 ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల సంఖ్య 2681కు తగ్గింది. వెరసి గతం కంటే ఈ విద్యా సంవత్సరంలో 200 మేర విద్యార్థుల సంఖ్య తగ్గింది.

విద్యార్థులు లేక మూసివేత



విద్యార్థులు లేని కారణంగా మండలంలో నాలుగు పాఠశాలలను మూసివేయడం వాస్తవమే. బేతపూడి, శివరామ చేనులపాలెం, యండపల్లిపాలెం, సీతంపేట ప్రాథమిక పాఠశాలలను తాత్కాలికంగా మూసి వేశాం. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు వస్తే తక్షణమే తెరిచి విద్యాబోధన చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

–బి. పడాల్‌దాస్, మండల విద్యాశాఖ అధికారి, దేవరాపల్లి

గ్రంథాలయంలో క్విజ్ పోటీలు



క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు



చౌడువాడలో క్విజ్ పోటీలను పర్యవేక్షిస్తున్న గ్రంథాలయాధికారి పద్మావతి

చీడికాడ: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చీడికాడ గ్రంథాలయంలో సోమవారం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించినట్టు గ్రంథాలయాధికారిణి జోగేశ్వరి అన్నారు. ఈ పోటీల్లో మంచాల మోడల్ స్కూల్ విద్యార్థులతో పాటు చీడికాడ, ఖండివరం ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు మల్లేశ్వరి, వసంత, ప్రసాద్, రాజశేఖర్ పాల్గొన్నారు.

కె.కోటపాడు : గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చౌడువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. సీనియర్, జూనియర్ విభాగంగా నిర్వహించిన పోటీల వల్ల విద్యార్థులకు జనరల్ నాలెడ్జి మెరుగుపడుతుందని గ్రంథాలయాధికారి పద్మావతి అన్నారు. విజేతలకు వారోత్సవాల ముగింపు రోజున బహుమతులు అందిస్తామన్నారు.

మాడుగుల రూరల్ : కె.జె.పురం శాఖా గ్రంథాలయంలో సోమవారం పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. కుర్చీలు ఆట నిర్వహించారు. దేశ నాయకులు జీవిత చరిత్రకు సంబంధించి వక్తృత్వ పోటీలు నిర్వహించారు. గ్రంథాలయం అటెండర్ వి.శృతి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. కాగా భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని, మహిళా దినోత్సవం నిర్వహించనున్నట్టు శృతి తెలిపారు.



కె.జె.పురం గ్రంథాలయంలో కుర్చీలు ఆట ఆడుతున్న విద్యార్థులు

ప్రతి అర్జీకి 15 రోజుల్లోగా పరిష్కారం



పోతనవలసల రీసర్వే గ్రామసభలో మాట్లాడుతున్న డిప్యూటీ తహసీల్దార్ రమేష్

కె.కోటపాడు : రీసర్వే గ్రామసభల్లో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఇచ్చే ప్రతి అర్జీని పరిశీలన చేసి 15 రోజుల్లోగా పరిష్కారం చూపనున్నట్టు డిప్యూటీ తహసీల్దార్ డి.రమేష్ అన్నారు. పోతనవలస గ్రామంలో సోమవారం రీసర్వే గ్రామసభను నిర్వహించారు. వివిధ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి 28 మంది అర్జీలను అందించారు. అర్జీదారులకు ముందస్తుగా రెవెన్యూ సిబ్బంది సమాచారం అందించి క్షేత్ర స్థాయిలో సమస్యను గుర్తించి పరిష్కారం చూపనున్నట్లు రమేష్ తెలిపారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ రామచంద్రమూర్తి, వీఆర్వో గంగునాయుడు, సర్పంచ్ చిరికి భార్గవి పాల్గొన్నారు.

23న సత్యసాయి 99వ జయంతి వేడుకలు

మాడుగుల : ఈ నెల 23 వ తేదీన మాడుగులలో సత్యసాయి 99వ జయంతి వేడుకలు జరగనున్నాయని, ఆలయ కమిటీ తెలిపింది. ఉదయం నుంచి నగర సంకీర్తన, మృత్యుంజయ హోమం, సత్యసాయి సహస్ర నామార్చన, భారీ అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ తెలిపింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.

ఆధార్ ప్రత్యేక శిబిరాలు

మాడుగుల రూరల్ : ఆధార్ ప్రత్యేక శిబిరాలు మంగళవారం నుంచి గ్రామ సచివాలయాల్లో జరుగుతాయని ఎంపీడీవో కె. అప్పారావు సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి 29 వరకు నాలుగు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలు జరుగుతాయన్నారు. వీరనారాయణం సచివాలయంతో పాటు కె.వల్లాపురం, ఎల్.పొన్నవోలు, కె.జె.పురం–1 సచివాలయాల్లో ఈ నెల 19, 20, 21, 22, 26, 27, 28, 29, తేదీల్లో ఆధార్ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

చీడికాడ : గ్రామాల్లో నిర్వహించనున్న ఆధార్ కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎంపీడీఓ హేమసుందర్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని 23 పంచాయతీల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో ఈ నెల 19 వ తేది నుంచి 29 వ తేదీ వరకు ఆధార్ మొబైల్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు.19న ఉదయం 10 గంటల నుంచి ఖండివరం జెడ్పీ ఉన్నతపాఠశాలలో, అప్పలరాజుపురం ఉన్నత పాఠశాలలో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు, చిన్న పిల్లల నమోదు, తప్పుల సవరణలు సరి చేసుకోవాలని కోరారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం

గొలుగొండ : కృష్ణదేవిపేట గ్రామంలోని అల్లూరి పార్కులో విద్యుత్ సరఫరాకు అంతరాయం రావడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల నుంచి ఇదే సమస్య ఉందని పార్కు నిర్వాహకులు తెలుపుతున్నారు. విద్యుత్ సరఫరా జరిగే ప్రాంతంలో ఉన్న చెట్లు నరకడంతో వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పార్కు సందర్శకులకు ఇబ్బంది లేకుండా వెంటనే విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.

ఉల్లాసంగా నృత్య పోటీలు

మాకవరపాలెం : విద్యార్థులకు నిర్వహించిన డ్యాన్స్ పోటీలు ఉల్లాసంగా సాగాయి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో సోమవారం డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి చంద్రకళ, గౌతమి లలిత కళాశిక్షణ కేంద్రం అధ్యక్ష, కార్యదర్శులు రంగరాజు, శేషగిరిరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రేపు ఉచిత నేత్ర వైద్య శిబిరం

రోలుగుంట : స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్) వద్ద బుధవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శంకర్ ఫౌండేషన్ సౌజన్యంతో అన్ని రకాల కంటి సంబంధ వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. ఆ రోజు ఉదయం 8 గంటల గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ నిర్వహించనున్న ఈ శిబిరాన్ని కంటి రోగులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

అన్న సమారాధనలు

చీడికాడ : కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆలయాల వద్ద వన భోజన కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుంచి శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పరమశివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ మేరకు అర్జునగిరిలో ఇండే సమ్మ గుడి వద్ద గ్రామస్తులు, రాయబంద కళ్లాలు వారి సౌజన్యంతో, అలాగే చీడికాడ, ఖండివరం, ఎల్.బి.పట్నం శివాలయాల వద్ద భక్తుల ఆర్థిక సహకారంతో అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు.

పేదలకు మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలి



వడ్డాదిలో అధికారులకు వినతి పత్రం అందిస్తున్న కమ్యూనిస్టు పార్టీలు

బుచ్చెయ్యపేట : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో పేదలకు మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అవుతుందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుపేదకు మూడు సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మించుకునేందుకు రూ.ఐదు లక్షలు మంజూరు చేయాలని కోరారు. ఈమేరకు సోమవారం పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందించారు.

అండగా ఉంటా..అధైర్యపడొద్దు

- సురవరంలో పార్టీ కార్యకర్తలకు మాజీ డిప్యూటీ సీఎం బూడి భరోసా



కార్యకర్తలకు భరోసా ఇస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు

మాడుగుల : గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటానని, అధైర్య పడవద్దని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. సురవరం గ్రామంలో సోమవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామాల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రానున్న నీటి సంఘాల ఎన్నికలు కూడా బ్యాలెట్ పేపర్ అయితే అర్హులైన వారికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తాము అధికారంలో ఉన్నపుడు పార్టీలకు అతీతంగా సేవలందించడం ప్రజలకు తెలుసునన్నారు. నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు, రోడ్లు, వంతెనలు, భవనాలు దాదాపు పూర్తి చేయగలిగామన్నారు. తమ హయాంలో రోడ్లకు, వంతెనలకు మంజూరైన నిధులతో ఈ నాటికీ పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇంతకముందు వలే గ్రామాల్లో కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చినా ఎల్లపుడు అందుబాటులో ఉంటానని అన్నారు. తమకు అన్యాయం జరిగితే పోరాడుదామని, అనవసరమైన గొడవలకు దిగరాదని, కార్యకర్తలకు హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్, జెడ్పీటీసీ కిముడు రమణమ్మ, వైస్ ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాస్, షేక్ ఉన్నీషా, పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్ ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎడ్ల హేమంత్ కుమార్, కుక్కర శ్రీధర్, కాళింగ కల్యాణరాజు, గోకేడ అప్పలనాయుడు, కాళ్లరాజు. టి. రాంబాబు, తంటపురెడ్డి బన్ని, గోకేడ అప్పలనాయుడు, సోలం రమేష్ పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో అంబలం పూజ



పూజల్లో పాల్గొన్న అయ్యప్ప దీక్షధారులు

నాతవరం : మాధవనగరం గ్రామంలో సోమవారం రాత్రి అంగ రంగ వైభవంగా అయ్యప్పస్వాములు అంబలం పూజ నిర్వహించారు. అయ్యప్ప స్వామి దేవతామూర్తులు ఫొటోలతో గురుస్వాములతో ప్రత్యేకంగా ఆలయం నిర్మించి పూజలు నిర్వహించారు. స్వామి అయ్యప్ప 18 మెట్లు ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామి భజనలతో పడి పూజ ముగించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు ఇతర భక్తులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

కూచిపూడి నాట్యాన్ని మరింత ప్రోత్సహించాలి



చిన్నారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్న ఉప సర్పంచ్ దివాణం, నూకరాజు

నాతవరం : సంప్రదాయ కళలను నేటి తరం కాపాడుకోవాలసిన ఆవశ్యకత ఉందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత చమ్మచింత ఉప సర్పంచ్ అప్పన దివాణం మాజీ ఎంపీటీసీ సభ్యులు కాశపు నూకరాజు అన్నారు.మండలంలో చమ్మచింత గ్రామంలో శివాలయం వద్ద సోమవారం విజయవాడకు చెందిన చిన్నారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమం అనంతరం స్థానిక శ్రేయోభిలాషి నిర్వాహకులు నానాజీ ఆధ్వర్యంలో కూచిపూడి బృందాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి షీల్డుతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారుల నాట్యం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. శివాలయ ప్రాంగణంలో భక్తిభావంతో కూడిన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందాయకమన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండ కార్యదర్శి అప్పన విజయ్, శ్రేయోభిలాషి సంస్థ వ్యవస్థాపకుడు నానాజీ, శివాలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా అయ్యప్ప రథయాత్ర



విద్యుదలంకరణ నడుమ స్వామి వారి రథయాత్ర

నర్సీపట్నం : పట్టణంలో శ్రీస్వామి అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి రథయాత్రను కనుల పండువగా నిర్వహించారు. అయ్యప్ప దీక్షధారులు భక్తి శ్రద్ధలతో స్వామి రథాన్ని లాగారు. మేళ తాళాలతో స్వామి వారి రథయాత్ర పట్టణ పురవీధుల మీదుగా సాగింది. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.

భక్తిశ్రద్ధలతో శివపూజలు

- కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు
- ఉబ్బలింగేశ్వర, జంపు గుప్తలింగేశ్వరాలయంలో అన్నసమారాధనలు



మాడుగుల : జంపెన శివాలయ ప్రాంగణంలో అన్న సమారాధన



కె.కోటపాడు భీమలింగేశ్వరాలయంలో పూజలు



మాడుగుల రూరల్ : ఎం. కోడూరు కాశీ విశ్వేశ్వర ఆలయంలో అభిషేకాలు



ఎం.కోడూరులో భజన మండలి సభ్యులను సన్మానిస్తున్న, బూడి ముత్యాలునాయుడు

మాడుగుల/ మాడుగుల రూరల్: కార్తీక మూడో సోమవారం సందర్భంగా మాడుగుల పార్థసారథి ఆలయ ప్రాంగణంలో వెలసిన శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. జంపెన గుప్త లింగేశ్వరాలయంలో ప్రత్యేక అభిషేకాలతో పాటు అన్న సమారాధన నిర్వహించారు. ఉమా భీమలింగేశ్వరాయంలోనూ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పురాతన పార్థసారథి స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం కోటి దీపార్చన నిర్వహించారు. సుమారు 500 మెట్లతో పాటు ఆలయ ప్రాంగణంలో అఖండ దీపార్చన మండల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కె.జె.పురం శివాలయం, ఎం.కోడూరు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిపారు. మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. మాజీ ఎంపీపీ అప్పలరాజు సరోజిని దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరవల్లి అగ్రహారం శివాలయంలో అన్నసమారాధన జరిపారు. కె.జె.పురం జంక్షన్‌లో గల మహంకాళేశ్వరస్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఎం.కోడూరు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలునాయుడు దర్శించుకున్నారు. భజన మండలి సభ్యులను శాలువ కప్పి సన్మానించారు.

నాతవరం: చమ్మచింత సమీపంలో తాండవ నది ఒడ్డున గల శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వై.బి.అగ్రహారంలో గల శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో 750 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన పురాతన శివలింగాన్ని భక్తులు దర్శించుకున్నారు. వెదురుపల్లి, నాతవరం, సిద్ధిపట్నం జిల్లేడుపూడిలో గల శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది, మర్రిపాలెం శివాలయంలో ప్రత్యేక పూజల అనంతరం అన్న సమారాధన జరిపారు.

మాకవరపాలెం: పెద్దమిల్లు జంక్షన్‌లోని వామలింగేశ్వస్వామి, పీపీ అగ్రహారంలోని అమృతేశ్వర, గిడుతూరులోని గంగాధరేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం లక్ష బిల్వార్చన నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకుడు దొరబాబు తెలిపారు. సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.

గొలుగొండ : కార్తీకమాసం మూడో సోమవారం ధారమఠంలో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. తెల్లవారి నుంచి భక్తుల తాకిడితో ఆలయం శివనామస్మరణతో మారుమోగింది. జలపాతాల వద్ద భక్తులు స్నానాలు ఆచరించి శివాలయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కళకళలాడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ కార్తీక సమారాధనలో పాల్గొన్నారు.

బుచ్చెయ్యపేట : బుచ్చెయ్యపేట, దిబ్బిడి తదితర గ్రామాల్లో గల శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు,క్షీరాభిషేకాలు నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో శివాలయాల వద్ద భక్తులు 108 సార్లు ప్రదక్షణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

దేవరాపల్లి : దేవరాపల్లి వనదేవీశ్వర, ఉమా మహేశ్వరీ దేవి, తిమిరాం ఉమామహేశ్వర స్వామి, వేచలం, బోయిలకింతాడ, ఎం. అలమండ, పెదనందిపల్లి, చిననందిపల్లి తదితర గ్రామాల్లో శివాలయాలు భక్తులతో కిక్కిరిసాయి. ఆలయ అర్చకులు పాకల కామేశ్వరరావు ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.

చోడవరం: పట్టణంలోని శ్రీ స్వయంభూ గౌరీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద నదుల సంగమంలో భక్తులు పవిత్రస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. జుత్తాడలో స్ఫటిక లింగం, గవరవరంలో మూడు నందుల కాశీ విశ్వేశ్వరస్వామి, గోవాడ శివాలయంలో మహాశివుడికి ప్రత్యేక పూజలు చేశారు.

కె.కోటపాడు : స్థానిక భీమలింగేశ్వరాలయం, చౌడువాడలో గల కాశీ విశ్వేశ్వరాలయం, లంకవానిపాలెంలో గల గృహలింగేశ్వరాలయం, ఎ.కోడూరులో గల మల్లికర్జున స్వామి ఆలయాల్లో భక్తుల పూజలతో శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. ఆర్లి, ఎ.కోడూరు శివాలయాల వద్ద భక్తులకు అన్నసమారాధన జరిపారు.



బుచ్చెయ్యపేట : దిబ్బిడి శివాలయంలో గంట స్తంభం వద్ద పూజలు



దేవరాపల్లి : తిమిరాం శివాలయంలో పోటెత్తిన భక్తజనం



నాతవరం : చమ్మచింత శివాలయంలో శివలింగానికి క్షీరాభిషేకం



మాకవరపాలెం : వామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు



చోడవరం : స్వయంభూ గౌరీశ్వరస్వామి ఆలయం వద్ద క్యూలో భక్తులు